

నిలకడగా గోదావరి నీటిమట్టం

స్పిల్ వే నుంచి 7,30,844 క్యూసెక్కుల జలాలు విడుదల

ప్రజాశక్తి - పోలవరం

గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ దోబూచులాడిన గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి నిలకడగా మారింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 7,30,844 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే ఎగువన 31.340 మీటర్లు, దిగువన 22.650 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎల్ఎన్‌డిపేట, కొవ్వాడ రిజర్వాయర్‌లో నీటిమట్టం 89.40 మీటర్లు నమోదైందని, ఆ నీటిమట్టాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 120 క్యూసెక్కుల జలాలు మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నట్లు ఎఇ సత్యనారాయణ తెలిపారు.

బీమా ఉన్నట్టా.. లేనట్టా..!

పంటల బీమాపై రైతుల్లో ఆందోళన

విధివిధానాలు ప్రకటించని ప్రభుత్వం

దెబ్బతిన్న నాట్లకు బీమా అందేనా?

దాదాపు మూడున్నర లక్షల ఎకరాల్లో వరిసాగు

రెండు జిల్లాల్లో వరదలకు 32 వేల ఎకరాల్లో వరి పంటకు దెబ్బ

కౌలురైతులకు కోలుకోలేని నష్టం



ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఖరీఫ్ సాగుకు పంటల బీమా ఉన్నట్టా.. లేనట్టా అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నా పంటల బీమాకు సంబంధించి ఎటువంటి విధివిధానాలూ ప్రకటించ లేదు. దీంతో వరదలకు దెబ్బతిన్న ఖరీఫ్ పంటలకు బీమా వర్తిస్తుందో, లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు మూడున్నర లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. 50 శాతం నాట్లు పూర్తయ్యే సరికి పెద్దఎత్తున వర్షాలు, గోదావరి వరదలు విరుచుకుపడ్డాయి. దీంతో రెండు జిల్లాల్లో దాదాపు 32 వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంకా వేలాది ఎకరాల్లో నాట్లు 50 శాతానికిపైగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఇ-క్రాప్‌లో నమోదైన రైతుల పేరిట పంటబీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేది. దీంతో ప్రతియేటా పంటలబీమా ఇ-క్రాప్ ఆధారంగా సాగేది. ప్రభుత్వం మారింది. టిడిపి కూటమి అధికారం చేపట్టింది. ఇప్పటి వరకూ పంటల బీమాపై ఏవిధంగా ముందుకు సాగనుందో ప్రభుత్వం తేల్చలేదు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తారా.. లేక ప్రభుత్వమే బీమా చెల్లింపులు చేసేలా నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్న బీమా పాలసీనే కొనసాగిస్తుందో, లేదో కూడా చెప్పలేదు. దీంతో పంటల బీమాపై సందిగ్ధత నెలకొంది. బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించనున్నట్లు ఎక్కడా చెప్పలేదు. దీంతో ఖరీఫ్‌లో దెబ్బతిన్న పంటలకు బీమా పరిహారం వస్తుందా అనే చర్చ రైతుల్లో సాగుతోంది. బీమాపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

కౌలురైతులకు మేలు చేసేలా బీమా పాలసీ అమలయ్యేనా?

రెండు జిల్లాల్లో దాదాపు మూడు లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. జిల్లా వ్యవసాయ సాగులో 75 శాతం కౌలురైతులే చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం 2019లో చేసిన కౌలుచట్టంలో మార్పులతో కౌలురైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భూయజమాని అంగీకారంతోనే కౌలుకార్డులు అందించాలనే నిబంధనతో పరిస్థితి దారుణంగా తయారైంది. భూయజమానులు ససేమిరా అంటుండటంతో కౌలుకార్డులు జారీ అంతంతమాత్రంగా మారింది. దీంతో ఇ-క్రాప్‌లో భూయజమానుల పేర్లే నమోదు చేస్తున్నారు. దీంతో దెబ్బతిన్న పంటలకు పరిహారంగాని, బీమా పరిహారంగాని, ప్రభుత్వం అందించిన రైతుభరోసాగాని ఏఒక్కటీ కౌలురైతులకు అందని పరిస్థితి నెలకొంది. పండించిన ధాన్యం సైతం తన పేరున అమ్ముకోలేని దుస్థితి ఉంది. టిడిపి కూటమి ప్రభుత్వం కౌలురైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని, కౌలుచట్టంలో మార్పులు చేయాలని, భూయజమాని అంగీకారంతో సంబంధం లేకుండా సాగు చేస్తున్న కౌలురైతులకు కార్డులు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు. ఇ-క్రాప్‌లో కౌలురైతుల పేర్లు నమోదు చేసి బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకూ పంటల బీమా పాలసీకి సంబంధించి విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించలేదు. కౌలురైతులకు అనుకూలంగా పంటల బీమా ఉండాలని అంతా కోరుతున్నారు. ప్రభుత్వం అందించే సాయం మొత్తం భూయజమానికే వెళ్లిపోతుండటంతో సాగు చేసిన కౌలురైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం వెంటనే పంటల బీమా పాలసీ ప్రకటించి కౌలురైతులను ఆదుకునే చర్యలు చేపట్టాల్సి ఉంది.





విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి; జిల్లా కలెక్టరేట్ నుంచి సిఎం ప్రసంగాన్ని వింటున్న ఎస్‌పి ప్రతాప్‌శివకిషోర్, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి

అర్జీలను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలి

డిఆర్ఒ డి.పుష్పమణి



అర్జీలు స్వీకరిస్తున్న డిఆర్ఒ పుష్పమణి

ప్రజాశక్తి - ఏలూరు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా అందిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని డిఆర్ఒ డి.పుష్పమణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ముక్కంటి, భాస్కరరావు, ఏలూరు ఆర్‌డిఒ ఎన్‌ఎస్‌కె.ఖాజావలీతో కలిసి డిఆర్ఒ పుష్పమణి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఒ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అందిన దరఖాస్తులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 229 దరఖాస్తులు అందాయని డిఆర్ఒ పుష్పమణి తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నీరివ్వకపోతే సాగు చేయలేం

కృష్ణా డెల్టా రైతుల ఆవేదన - బీడువారిన పొలాల్లో నిరసన



పంట భూముల్లో నిరసన తెలుపుతున్న రైతులు, రైతు సంఘం నేతలు

ప్రజాశక్తి - పెదపాడు

సాగునీరు ఇవ్వకపోతే తాము వ్యవసాయం చేయలేమని పెదపాడు మండలం వట్లూరులో సాగునీరందని పంట భూముల్లో ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. తమకు క్రాప్‌హాలిడేనే దిక్కా అని ఆవేదన చెందారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగునీరు అందించాలని నినదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. కెఇ కెనాల్ కర్రనాచు, గుర్రపుడెక్క, పెద్దపెద్ద చెట్లు, మట్టిమేట్లతో నిండిపోయి ఉంటే కృష్ణా డెల్టా నీటిపారుదల సలహా మండలి ఏం చేస్తోందని ప్రశ్నించారు. తూతూమంత్రంగా సమావేశాలు జరపడం తప్ప రైతుల గోడు వినిపించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిలో చేయాల్సిన కాల్వ బాగుజేత పనులు రైతులకు సాగునీరు ఇవ్వాల్సిన సమయంలో చేస్తామంటూ అధికారులు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. నదుల నిండా నీరున్నా పంట భూములకు మాత్రం నీరందించలేకపోతున్నారని చెప్పారు. అదును దాటిన తర్వాత సాగు చేస్తే దిగుబడులు రాక నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీరివ్వకపోతే క్రాప్ హాలిడే ప్రకటించడం తప్ప రైతులకు మరో మార్గం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాట్లు జరిగేలా సాగునీరందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు తుమ్మల ధన కోటేశ్వరరావు, కొమ్మన రామబ్రహ్మం, కొమ్మన సాంబశివరావు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.

ఏలూరు అర్బన్: కృష్ణా డెల్టా శివారు ప్రాంతమైన పెదపాడు మండలం ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమంలో ఆ ప్రాంత రైతులు డిఆర్ఒకు సోమవారం వినతిపత్రం అందజేశారు. సాగు నీరిచ్చి నాట్లు వేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్‌రావు మాట్లాడారు. కృష్ణా డెల్టా పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ, తమ్మిలేరు ద్వారా వస్తున్న నీటిని మోటార్ల ద్వారా తోడి పంట కాలువలకు మళ్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్మన సాంబశివరావు, తుమ్మల ధన కోటేశ్వరరావు, కె.రామబ్రహ్మం, కెఎస్ఎన్.మూర్తి పాల్గొన్నారు.

కదం తొక్కిన స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులు

రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని కలెక్టరేట్ వద్ద ధర్నా



ధర్నా చేస్తున్న స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులు

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్

రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులకు నిరసనగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జిల్లా నలుమూలల నుండి మహిళా కార్మికులు వందలాది మంది పాల్గొన్నారు. ధర్నాకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఎన్నికై రెండు నెలలు తిరగకముందే అధికారపక్ష నాయకులు అహంకారంతో 'మా వాళ్లను పెట్టుకోవాలి' అంటూ రెండు దశాబ్దాలుగా పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను, విఒఎలు, పంచాయతీ కార్మికులు, ఇతర చిరుద్యోగులను అక్రమంగా తొలగించడం దారుణమన్నారు. అక్రమ తొలగింపులు, వేధింపులకు నిరసనగా వందలాదిమంది మహిళలు రావడాన్ని బట్టి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తన అప్రజాస్వామిక వైఖరిని వీడాలని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో అడ్డగోలు పద్ధతుల్లో పని చేస్తే ప్రజలు ఏం చేస్తారో గత ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వం నేర్చుకోవాలని అన్నారు. చిరుద్యోగుల పొట్ట కొట్టవద్దని ఆయన కోరారు. తక్షణమే తొలగించిన స్కీమ్ వర్కర్లను, చిరుద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం డిఆర్ఒకు వినతిపత్రం అందజేయగా ఈ విషయంపై విచారణ జరిపి తగు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా నాయకులు ఎం.నాగమణి, పి.భారతి, ఎస్‌కె.సుభాషిణి, మడివి దుర్గారావు, బి.సోమయ్య, సాయిబాబు, కె.విజయలక్ష్మి, బి.జగన్నాథం తదితరులు నాయకత్వం వహించారు.

కారణం చెప్పకుండా తొలగించారు

ఎం.విజయలక్ష్మి, విఒఎ, తిరుమలాపురం, జంగారెడ్డిగూడెం మండలం



ఐదు సంవత్సరాల నుంచి విఒఎగా పని చేస్తున్నాను. కొత్త ప్రభుత్వం వచ్చాక కేవలం వారి పార్టీ మనుషులను వేసుకోవడం కోసం నన్ను తొలగిస్తున్నట్లు చెప్పారు. కారణం అడిగితే చెప్పడం లేదు. నేను, నా పిల్లలు దీని మీదే ఆధారపడి బతుకుతున్నాం. అధికారులు నాకు న్యాయం చేయాలి.

అధికారులు న్యాయం చేయాలి

జి.శారద, విఒఎ, ఉంగుటూరు మండలం



2009 నుంచి నేను పని చేస్తున్నాను. గ్రామ సంఘం తీర్మానం లేకుండా నన్ను తొలగించారు. స్థానిక తెలుగుదేశం నాయకులు వారి ఇంట్లో పని చేసే ఒక ఓసి అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడం కోసం ఎస్‌సినైన నన్ను తొలగించారు. అధికారులు నాకు న్యాయం చేయాలి.

మన పార్టీ మనిషి కాదని తొలగించారు

బి.రామనాగేంద్రరావు, పంచాయతీ ఫిట్టర్, కలిదిండి మండలం



1995 నుంచి ఈ ఉద్యోగంలో ఉన్నాను. ఇప్పుడు మన పార్టీ మనిషి కాదు అనే నెపంతో స్థానిక తెలుగుదేశం నాయకులు నన్ను ఉద్యోగం నుంచి తొలగించేలా చేశారు. నేను, నా కుటుంబం ఈ ఉద్యోగంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. అధికారులు ఈ విషయంలో విచారణ చేసి నాకు న్యాయం చేయాలి.

ఏలూరు ప్రభుత్వాసుపత్రి సేవలు విస్తృతపర్చడమే లక్ష్యం

అదే నా ఆకాంక్ష : ఏలూరు ఎంఎల్ఎ బడేటి చంటి



ఎంఎల్ఎ చంటిని సత్కరిస్తున్న ఆసుపత్రి యాజమాన్యం

ప్రజాశక్తి - ఏలూరు సిటీ

అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ వైద్య సేవలందించే స్థాయికి ఏలూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రి సేవలు విస్తృతపర్చాలన్నదే తన ఆకాంక్ష అని ఏలూరు ఎంఎల్ఎ బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో విజయవాడ పివిఆర్ కార్డియాక్, మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా సర్వజన ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత గుండె వ్యాధుల నిర్ధారణ, చికిత్స వైద్య శిబిరాన్ని పలువురు వైద్యులతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం తాను కూడా బిపి పరీక్ష చేయించుకున్న ఎంఎల్ఎ, హృద్రోగులకు చేస్తున్న పరీక్షలను పరిశీలించారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ చంటి మాట్లాడుతూ పేదలకు అత్యాధునిక వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో ఇటువంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సాయం అందించేందుకు ప్రభుత్వం సత్వరం స్పందించినా ప్రాణం పోయాల్సింది వైద్యులేనని, వారు కూడా తమ వృత్తిని అంకితభావంతో నిర్వర్తించాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్.సుధాకర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను ఎంఎల్ఎ చంటి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పివిఆర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పాతూరి వెంకట రామ చౌదరి మాట్లాడుతూ గుండెవ్యాధులపై అవగాహన లేకపోవడం వల్లే చాలామంది మృత్యువాత పడుతున్నారన్నారు. ముఖ్యంగా పేదలకు అత్యాధునిక వైద్యం చేరువ చేసేందుకు ప్రభుత్వాసుపత్రిలో కూడా తాము సేవలందిస్తున్నామన్నారు. పద్నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఎంఎల్ఎ చంటి చూపిన చొరవ తామందరికీ ఆదర్శనీయమన్నారు. పెద్దసంఖ్యలో ప్రజలు ఈ వైద్య శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.పాల్ సతీష్‌కుమార్, ఆర్ఎంఒ డాక్టర్ దుర్గాకుమార్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.మల్లికార్జునరాజు, డాక్టర్ శ్రీనివాస్, పివిఆర్ హాస్పిటల్స్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ వినయ్, డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, డాక్టర్ సమీర, డాక్టర్ వరుణ్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టిడిపి నాయకులు పూజారి నిరంజన్, దాకారపు రాజేశ్వరరావు, నాయుడు సోము, మారం అను, కొట్టు మనోజ్, కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి పాల్గొన్నారు. అనంతరం ఎంఎల్ఎ చంటిని పివిఆర్ హాస్పిటల్స్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది.

గొల్లగూడెంలో మద్యం దుకాణం మూసివేత

పిజిఆర్ఎస్‌లో ఫిర్యాదుపై స్పందన




మూసేసిన మద్యం దుకాణం

ప్రజాశక్తి - ఉంగుటూరు

ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని తొలగించాలని ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో జులై 29వ తేదీ సోమవారం అధికారులకు ఫిర్యాదు అందింది. దీనిపై ఎక్సైజ్ అధికారులు స్పందించి గొల్లగూడెం ప్రభుత్వ మద్యం దుకాణాన్ని సోమవారం మూసేశారు. ఫిర్యాదుదారుడు నక్కా మదన్‌మోహన్‌రావుకు పిజిఆర్ఎస్ ఫిర్యాదుపై జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్ఎస్.కుమారస్వామి సమాధానం పంపారు. నల్లమాడు, కంసాలిగుంట, యర్రమిల్లిపాడు గ్రామాలకు వెళ్లే ప్రధాన మార్గంలో గొల్లగూడెంలో మద్యం దుకాణాన్ని గత ప్రభుత్వం హయాం నుంచే నిర్వహిస్తున్నారు. ఈ మద్యం దుకాణం సమీపంలో ప్రయివేట్ పాఠశాల ఉంది. గొల్లగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఈ మార్గంలోనే వెళ్లాల్సి ఉంది. మందుబాబులు ఆ మార్గంలో వెళ్లే విద్యార్థులను, రైతులను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన మూడో రోజు గోపీనాధపట్నానికి చెందిన ఆకతాయి బాలికను వేధింపులకు గురిచేశాడు. దీంతో అతనిపై ఫోక్సో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అక్కడి మద్యం దుకాణం వల్ల ఇబ్బందులను గుర్తించిన అధికారులు దాన్ని సోమవారం మూసేశారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

వయనాడ్ బాధితులకు విరాళాల సేకరణ



టి.నరసాపురంలో...

ప్రజాశక్తి - టి.నరసాపురం

కేరళలోని వయనాడ్ బాధితుల కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రమైన టి.నరసాపురంలో సోమవారం విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, మండల నాయకులు మురళి మాట్లాడుతూ దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎక్కడ విపత్తు జరిగినా మొదట స్పందించే వాళ్లు కేరళవాసులన్నారు. అటువంటి గొప్ప సాంప్రదాయం కలిగిన వారు నేడు పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విపత్తులో ఉన్న వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు అమానవీయమన్నారు. 600 మంది పైగా గల్లంతై, 300 మంది పైగా మృతి చెంది, 200 మంది గాయాలతో ఆసుపత్రిలో ఉన్న పరిస్థితుల్లో ఈ దుర్ఘటనను జాతీయ విపత్తుగా గుర్తించకపోవడం, పార్లమెంటు జరుగుతున్న సందర్భంలో కనీసం చర్చించకపోవడం రాజకీయ దురుద్దేశపూరితమైందన్నారు. ఇటువంటి స్థితిలో కేరళ ప్రజలకు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. విరాళాల సేకరణలో మొత్తం రూ.5,130 సేకరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు బి.కుమారి, ముత్తమ్మ, మడకం కుమారి, సీత, మంగ పాల్గొన్నారు.

ఆగిరిపల్లి : ప్రకృతి విలయతాండవంలో కేరళలోని వయనాడ్‌లో నిరాశ్రయులైన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సహాయం అందించేందుకు మానవతా వాదులు కలిసి రావాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు సత్తు కోటేశ్వరరావు కోరారు. వయనాడ్ బాధితుల కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రూ.ఐదు వేలు సేకరించినట్లు ఆయన తెలిపారు.

'ఉచిత ఇసుక' అమలు చేయాలని ధర్నా



ధర్నా చేస్తున్న ఐఎఫ్‌టియు నాయకులు

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్

ఏలూరు జిల్లా వాసులకు ఉచిత ఇసుక పథకం అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎపి ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఐఎఫ్‌టియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కెవి.రమణ, ఉపాధ్యక్షులు ఎస్.రామ్మోహన్‌రావు మాట్లాడుతూ అనేక ఏళ్లుగా భవన నిర్మాణం కోసం గోదావరి ఇసుకను కొవ్వూరు నుంచి తెచ్చుకునే అవకాశం ఉండేదని, కాని ఇప్పుడు ఏలూరు జిల్లాకు ఇసుక ర్యాంపు లేదనే కారణంతో కుక్కునూరు ప్రాంతం నుంచి ఇసుక తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారన్నారు. ఆ ప్రాంతం నుంచి తెచ్చుకునేందుకు దూరమవ్వడం, మధ్యలో తెలంగాణ బోర్డర్ ఉడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఎక్కడైనా ఇసుక తీసుకెళ్లొచ్చనే విధానాన్ని పక్కకు పెట్టి స్థానికంగా దొరికే ఇసుకను కూడా అధికారులు తీసుకెళ్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల భవన నిర్మాణ యాజమాన్యాలతో పాటు తాపీ, కార్పెంటర్, ఎలక్ట్రికల్, పెయింటర్స్ రాడ్ బెండర్స్, ఇలా 33 రకాల భవన నిర్మాణ కార్మికులతో పాటు డ్రైవర్లు, లోడింగ్, అన్‌లోడింగ్ కూలీలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లకు కొవ్వూరు నుంచి గోదావరి ఇసుక సరఫరా అయ్యేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సిఎం చంద్రబాబు చెప్పినట్లుగా స్థానిక ఇసుకను ఉచితంగా తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు పట్టణ కార్యదర్శి యర్రా శ్రీను, ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఏలూరు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కాకర్ల శ్రీను, నౌడు నెహ్రూ, తాపీ మేస్త్రి యునియన్ నాయకులు మామిడి రామ్ గోపాల్ పాల్గొన్నారు.

1 నుంచి పశుగణన

జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి

ఏలూరు : జిల్లాలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు పశుగణన నిర్వహించనున్నట్లు జెసి పి.ధాత్రిరెడ్డి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఆమె ఛాంబర్‌లో సోమవారం పశు గణన వాల్‌పోస్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పశుగణన ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించనున్నట్లు చెప్పారు. పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి.నెహ్రూబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, కుక్కలు వంటి జీవాలను లెక్కించనున్నట్లు చెప్పారు. 417 మంది ఎన్యూమరేటర్లు, 67 మంది సూపర్‌వైజర్లు పశుగణన చేస్తారన్నారు. వీరికి ఈ నెల ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు డాక్టర్ టి.గోవిందరాజులు, డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ బిఎస్‌వి.లక్ష్మీనారాయణ, డాక్టర్ హర్ష, డాక్టర్ జాహ్నవి పాల్గొన్నారు.

శైలజకు ట్రిపుల్ ఐటీలో సీటు



విద్యార్థిని అభినందిస్తున్న గ్రామ పెద్దలు

ప్రజాశక్తి - నూజివీడు టౌన్

ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన మండలంలోని మీర్జాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి పామర్తి శైలజను సోమవారం ఘనంగా సన్మానించారు. శైలజను ప్రోత్సహిస్తూ గ్రామ పెద్దలు గోళ్ల విజయరాజు, గోళ్ల చిట్టిబాబు రూ.ఐదు వేలు నగదు బహుమతి అందించారు. హెచ్ఎం డివిఎల్.పుష్పలత మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ప్రగతి సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థి శైలజకు నగదు బహుమానం అందించిన టిడిపి సీనియర్ నాయకులు గోళ్ల విజయరాజు, గోళ్ల చిట్టిబాబులకు కృతజ్ఞతలు తెలిపారు.

అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యత

ప్రజాశక్తి - చింతలపూడి


విత్తనాలు చల్లుతున్న నాయకులు

మండలంలోని కొమ్ముగూడెం అడవుల్లో బంజారా బజరంగీ భేరి కమిటీ ఆధ్వర్యంలో వేప, నేరేడు, జీడి, మామిడి, పనస, కుంకుడు, సీతాఫలం తదితర విత్తనాలు చల్లారు. జిల్లా నాయకులు ధరావత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ అడవులు జీవ వైవిధ్య నిలయాలు మాత్రమే కాకుండా మానవ అవసరాలను తీరుస్తూ, పర్యావరణాన్ని కాపాడే భూరక్షకులు అని అన్నారు. పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలకు పరిష్కార మార్గం అడవులను పెంచడమేనన్నారు. గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు ధరావత్ కాంతారావు నాయక్ మాట్లాడుతూ ఒకప్పుడు దట్టమైన అటవీప్రాంతంగా విరాజిల్లిన చింతలపూడి మండలంలో ప్రస్తుతం అడవులు వేగంగా అంతరించిపోతున్నాయన్నారు. వీటిని కాపాడుకోడానికి లక్ష విత్తనాలు చల్లే కార్యక్రమం పెట్టుకుని పంతంగులగూడెం అడవుల్లో విత్తనాలు చల్లామని తెలిపారు. సంఘ కోశాధికారి హసావత్ శివనాయక్ మాట్లాడుతూ అడవులు అంతరించిపోతే మానవాళి మనుగడకే ప్రమాదమన్నారు. అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ధరావత్ రమేష్, భాస్కర్ నాయక్, హంక్యా నాయక్, రాజేష్, చంద్రబాబు, హసావత్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ రాధాకృష్ణకు సత్కారం

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం


రాధాకృష్ణను సత్కరిస్తున్న యూనియన్ కార్యవర్గం

ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (1104) జంగారెడ్డిగూడెం డివిజన్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాధాకృష్ణను సత్కరించారు. ఇటీవల పెద ప్రాజెక్టు గట్టు తెగిపోవడంతో వరద ఉధృతికి డివిజన్ పరిధిలోని కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో పలు గ్రామాల్లో కరెంట్ లైన్లు పూర్తిగా దెబ్బతిని అంధకారంలో ఉండటం అత్యంత దురదృష్టకరం. ఈ దుర్ఘటన నుంచి ముంపు గ్రామాల ప్రజలకు విద్యుత్ లైన్ల పునఃనిర్మించడంలో కీలక పాత్ర పోషించి ఆయా గ్రామాల్లో వెలుగులు నింపడానికి తన సిబ్బందిని సమన్వయం చేస్తూ అహర్నిశలు శ్రమించిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాధాకృష్ణను సత్కరించారు. ఇటీవల జరిగిన ఉద్యోగోన్నతుల్లో కూడా పారదర్శకంగా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం, ఉద్యోగ కార్మికులతో సమన్వయం చేస్తూ స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడేలా చేసి విద్యుత్ ఉద్యోగుల వినియోగదారుల మన్ననలు పొందిన రాధాకృష్ణను ఎపిఇఇ (1104) యూనియన్ డివిజన్ కార్యవర్గం ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి సిహెచ్.రాజు, అధ్యక్షులు వి.ఇ.సుబ్రహ్మణ్యం, డి.నాగరాజు, విజయభాస్కర్, కిరణ్, రమేష్, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

ఇపిఎస్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి - ఏలూరు

దేశవ్యాప్తంగా 35 లక్షలకు పైగా కనీస పెన్షన్ రూ.వెయ్యి పొందని ఇపిఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.తొమ్మిది వేలు డిఎతో చెల్లించాలనే డిమాండ్‌తో చలో ఢిల్లీ పోరాట కార్యక్రమం చేపట్టినట్లు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు విజిఎంవిఆర్.కృష్ణారావు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఐదుగురు, రాష్ట్ర వ్యాప్తంగా 96 మంది ఢిల్లీ పోరాట కార్యక్రమానికి బయలుదేరారన్నారు. ఢిల్లీలో 6, 7, 8 తేదీల్లో జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ సమావేశాలు జరిగే సందర్భంగా ఇపిఎస్ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అఖిల భారత నాయకులు, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటున్నారని, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు వంద మంది పాల్గొంటారని తెలిపారు.

కాలువపై ఆక్రమణలు తొలగించాలని ఫిర్యాదు

ప్రజాశక్తి - ఉంగుటూరు

నాచుగుంట నుంచి బాదంపూడి మధ్యలో నాచుగుంట క్వారీ మురుగు కాలువపై వెల్లమిల్లిరేవు వద్ద అక్రమ తూరలను తొలగించాలని పలువురు రైతులు పిజిఆర్ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ బోదెపై ఆక్రమణ వల్లే అధిక నీరు దిగువకు వెళ్లక 450 ఎకరాల వరిపొలాలు మునిగిపోతున్నాయన్నారు. ప్రతి ఏటా ముంపు తప్పడం లేదని, ఆక్రమణలు తొలగించాలని కోరారు.

కొండయ్య గారి సత్రాన్ని పునఃనిర్మించండి

ప్రజాశక్తి - నూజివీడు టౌన్

కొండయ్య గారి సత్రం పూర్తిగా శిథిలావస్థ స్థితికి చేరుకుందని, ఆ నిర్మాణాలను కూల్చివేసి కొత్తగా నిర్మించాలని బిజెపి సీనియర్ నేత వైఎస్.దొరై కోరారు. ఈ మేరకు నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం మీకోసం కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎఒ దుర్గాప్రసాద్‌కు, రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ రాజేందర్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వైఎస్.దొరై మాట్లాడుతూ శిథిలావస్తకు చేరిన కొండయ్య గారి సత్రాన్ని ఎండోమెంట్ శాఖ వారు కూల్చివేసి, ఆ స్థానంలో నూతన నిర్మాణం చేపట్టాలని కోరారు.

ఘనంగా చలపతిరావు పుట్టినరోజు వేడుక

ప్రజాశక్తి - టి.నరసాపురం

జెడ్‌పిటిసి మాజీ సభ్యులు, టిడిపి మండల నాయకులు నెల్లూరి వెంకట చలపతిరావు పుట్టినరోజు వేడుకలను మండలంలోని రాజుపోతేపల్లిలోని తన స్వగృహంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. మండలంలోని టిడిపి, జనసేన, బిజెపి నాయకులు చలపతిరావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి అధ్యక్షులు నాయుడు రామకృష్ణ గౌడ్, ఆచంట అనిల్, జనసేన నాయకులు అడపా నాగరాజు, గంటా సతీష్, మండం ఆదిత్య, గన్నిన సురేంద్ర పాల్గొన్నారు.

పాఠశాలకు ప్రింటర్ అందజేత

ప్రజాశక్తి - నిడమర్రు

మండలంలోని నిడమర్రు గ్రామంలో ఉన్న జెడ్‌పి హైస్కూల్‌కు పాఠశాల పూర్వ విద్యార్థి చిట్టి నాగరాజు ఆర్థిక సౌజన్యంతో రూ.14,500 విలువైన ప్రింటర్‌ను బహూకరించారు. ప్రధానోపాధ్యాయులు బి.రాజేశ్వరి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, అప్పారావు, గంగాధర్, చలపతి, ప్రసాద్, కృష్ణ రాంబాబు పాల్గొన్నారు.

వ్యవసాయాన్ని కాపాడాలి

9న క్విట్ ఇండియా డే జయప్రదానికి పిలుపు


ప్రజాశక్తి - ఏలూరు అర్బన్

అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ కంపెనీల నుంచి రైతుల వ్యవసాయాన్ని కాపాడాలని ఈ నెల తొమ్మిదో తేదీన క్విట్ ఇండియా డే సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కార్పొరేట్ క్విట్ ఇండియా నినాదంతో జరుగుతున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. ఏలూరు ఆర్ఆర్.పేటలోని స్ఫూర్తి భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ సమితి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం (అన్నే భవనం) జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతు సంఘం (స్ఫూర్తి భవనం) రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, బికెఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్‌రావు, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు ఎస్.రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య, నగర కార్యదర్శి వి.సాయిబాబా, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస డాంగే, జిల్లా నాయకులు మన్నవ కృష్ణ చైతన్య, ఎఐకెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు తలారి ప్రకాష్ మాట్లాడారు.

నేరాలు - ఘోరాలు

బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు

టి.నరసాపురం :ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి గాయాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల రెండో తేదీన మండల కేంద్రమైన టి.నరసాపురం గ్రామం వెలుపల ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో గ్రామానికి చెందిన షేక్ ఇమామ్ సాహెబ్ తన స్నేహితులతో కలిసి నడుచుకుంటూ టి.నరసాపురం వైపుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో చింతలపూడి నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారుడు సాహెబ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన అతడిని స్థానికులు ఏలూరు ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.



రాజకుమార్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న విఆర్ఒలు

ముసునూరు తహశీల్దార్‌గా రాజకుమార్

ప్రజాశక్తి - ముసునూరు

ముసునూరు తహశీల్దార్‌గా కె.రాజకుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన కాకినాడ జిల్లా పెదపూడి మండలం తహశీల్దార్‌గా పనిచేస్తూ బదిలీలో భాగంగా ముసునూరు తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 16 గ్రామాల రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. నూతనంగా వచ్చిన తహశీల్దార్ కె.రాజకుమార్‌కు విఆర్ఒలు మస్తాన్‌రావు, నవీన్, హరిబాబు, యశోద, శ్రీనివాసరావు, సురేష్ శుభాకాంక్షలు తెలిపారు.

ఉంగుటూరు తహశీల్దార్‌గా సతీష్


సతీష్

ఉంగుటూరు :ఉంగుటూరు తహశీల్దార్‌గా పి.సతీష్ నియమితులయ్యారు. జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్ల బదిలీల్లో భాగంగా ద్వారకాతిరుమల తహశీల్దార్‌గా పనిచేస్తున్న పి.సతీష్‌ను ఉంగుటూరు రెవెన్యూ కార్యాలయం అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ముదినేపల్లి తహశీల్దార్‌గా సుభాని

ముదినేపల్లి :ముదినేపల్లి తహశీల్దార్‌గా జెఎస్.సుభానిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మండవల్లి తహశీల్దార్‌గా పని చేస్తున్న సుభాని బదిలీపై బుధవారం ముదినేపల్లి తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

కుక్కల బెడద నుంచి కాపాడాలని వినతి

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్

వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఐద్వా జిల్లా కమిటీ సోమవారం ఏలూరు నగర పాలక సంస్థ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చింది. ఈ సందర్భంగా ఎపి మహిళా సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.శ్యామలారాణి మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల్లో కుక్కల బెడద వల్ల అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నడిచి వెళ్లే వారిని, బైక్‌పై వెళ్తున్నవారిని వీధి కుక్కలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. అంతేకాకుండా పిల్లలు స్కూల్‌కి వెళ్తున్న సందర్భంలో కూడా కుక్కలు వారి వెంటపడి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. దీంతో ఆ విద్యార్థులు బ్యాగ్ బరువుతో సహా పరిగెట్టడం వల్ల పడిపోయి గాయాలపాలవుతున్నారన్నారు. ఈ విధంగా ఎంతోమంది ఇబ్బంది పాలవుతున్నారని తెలిపారు. ఏలూరు నగర పాలక సంస్థ కమిషనర్ తగు చర్యలు చేపట్టి కుక్కల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు.

నూతన కమిటీ ఎన్నిక

ఆగిరిపల్లి :వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎప్పుడూ ముందంజలో ఉంటుందని జిల్లా కన్వీనర్ కుందేటి జయ రాజు అన్నారు. ఆగిరిపల్లిలోని సిపిఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వికలాంగుల మండల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల వికలాంగుల కమిటీ ఎన్నిక నిర్వహించారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం

అదనపు ఎస్‌పి స్వరూపరాణి

ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు ఎస్‌పి స్వరూపరాణి అన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి సొమ్ములు పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తీసుకొచ్చేందుకు పూర్తిస్థాయి టెక్నాలజీ అందుబాటులో ఉందని చెప్పారు. నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్‌పి స్వరూపరాణి పాల్గొని ఫిర్యాదుదారుల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకొని వారి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఫిర్యాదుదారులకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత భోజనాలను అందించామని చెప్పారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాల బారినపడి సొమ్ములు పోగొట్టుకుంటున్నారని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోను ద్వారా వివరాలు అడిగితే తెలుపొద్దని చెప్పారు.

నీటి సంఘం పేరుతో రూ.లక్షలు దోపిడీ

వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

మైసన్నగూడెం వాసుల వినతి

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం టౌన్


వినతిపత్రం అందిస్తున్న పోతురాజు

నీటి సంఘం పేరుతో రూ.లక్షలు దోచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని మైసన్నగూడెం గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు గ్రామస్తుడు పిల్లి పోతురాజు సోమవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మైసన్నగూడెంలో సర్వే నెంబర్ 103లో 13 ఎకరాల 40 సెంట్ల చెరువు భూమికి మైసన్నగూడెం గ్రామానికి చెందిన వ్యక్తులు ఆక్రమంగా వేలంపాట జరిపి రూ.లక్షలకు శ్రీనివాసపురానికి చెందిన కట్టా రాంబాబుకు ఇచ్చి నీటి కట్టు సంఘం పేరుతో దోచుకున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకుని సుమారు రూ.పది లక్షలు ప్రభుత్వానికి చెల్లించేలా చర్యల తీసుకోవాలని కోరారు. మూడేళ్ల కాలంగా జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ, ఎంపిడిఒ, ఇరిగేషన్, అధికారులకు ఫిర్యాదులు చేశామన్నాసరు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేపట్టి చట్ట విరుద్ధంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వారు దోచుకున్న ప్రజాధనాన్ని అధికారుల ఆధ్వర్యంలో పంచాయతీ సచివాలయానికి అప్పగించేలా చూడాలన్నారు. ఇప్పటినుంచి చెరువును సచివాలయ పంచాయతీ పరిధిలో సంబంధిత మండల అధికారుల సమక్షంలో బహిరంగ వేలం పాట జరపాలన్నారు. గ్రామంలో ఉన్న పేదలకు, దళితులకు, మత్స్యకారులకు వేలం జరుపుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. లేకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్‌పై అవగాహనా ర్యాలీ

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్

అంతర్జాతీయ ట్రాఫిక్ లైట్ల దినోత్సవం సందర్భంగా సోమవారం రెడ్‌క్రాస్ వాలంటీర్లు ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్‌పై అవగాహనా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎక్కువగా వాహన ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణం రోడ్డు భద్రతా చిహ్నాలు పాటించకపోవడమేనన్నారు. అందరూ రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఎండ, వాన, చలి వంటివి లెక్కచేయకుండా అహర్నిశలు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ వారికి ఈ సందర్భంగా కృష్ణారెడ్డి అభినందనలు తెలిపారు. ట్రాఫిక్ సిఐ కె.శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు.

ఆక్రమణదారులకు నోటీసులు

ప్రజాశక్తి వార్తకు స్పందన

ప్రజాశక్తి - ముదినేపల్లి

మండల కేంద్రమైన ముదినేపల్లిలో గ్రామపంచాయతీ స్థలాలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆక్రమణదారులకు సోమవారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేశారు. వాళ్లకో రూల్, వీళ్లకో రూల్ పెట్టడం తప్పు కాదా అనే శీర్షికతో సోమవారం ప్రజాశక్తిలో ప్రచురితమైన కథనానికి గ్రామపంచాయతీ స్పందించింది. గురజ రోడ్డులోని కర్రి పాయింట్ నిర్వహిస్తున్న వ్యక్తికి, అంబేద్కర్ నగర్ వద్ద చికెన్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో ఆక్రమణలు తొలగించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నట్లు గ్రామ పంచాయతీ సిబ్బంది తెలిపారు.

పాస్‌పోర్టు పోయినది

ప॥గో॥జిల్లా, ఇరగవరం మండలం, ఓగిడి గ్రామానికి చెందిన కోడవల్లి రంజిత్‌కుమార్ అను నాయొక్క పాస్‌పోర్టు పోయినది. పాస్‌పోర్టు నంబర్: **F6611609** జిరాక్స్ నిమిత్తం ఇంటి దగ్గర నుండి ఇరగవరం వెళ్ళుచుండగా మార్గమధ్యలో పడిపోయినది. దొరికినవారు ఈ క్రింది అడ్రస్‌కు తెలియజేయగలరు.

కోడవల్లి రంజిత్‌కుమార్
S\o నరసింహామూర్తి
D.No. 1-146, ఓగిడి
అయినపర్రు పోస్టు, పెద్దపేట,
ఇరగవరం మండలం, ప॥గో॥జిల్లా
పిన్: 534320 సెల్: 7702537545

విభిన్న ప్రతిభావంతులకు డైసీ ప్లేయర్లు అందజేత

ప్రజాశక్తి - ఏలూరు

విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు డిఆర్ఒ డి.పుష్పమణి డైసీ ప్లేయర్లను అందించారు. చింతంపల్లికి చెందిన జరపాల నాగలక్ష్మి, సీతానగరానికి చెందిన జరపాల కుమార్‌నాయక్ ఏలూరులోని కోటదిబ్బ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఇంటర్ చదువుతున్నారు. తమకు డైసీ ప్లేయర్లు మంజూరు చేయాలని గతంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సదరు విద్యార్థులు కలెక్టర్ కె.వెట్రిసెల్విని కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇద్దరు విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో డైసీ ప్లేయర్లను డిఆర్ఒ పుష్పమణి అందించారు.

పిల్లల సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులదే

పోలవరం :పిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉందని పోలవరం ఎస్ఐ పవన్‌కుమార్ అన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు, వారి తల్లిదండ్రులకు పాఠశాల హెచ్‌ఎం లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో ఎస్ఐ సోమవారం పలు విషయాలపై అవగాహన కల్పించారు.

ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు

ముసునూరు :లోపూడి జివి అకాడమీ ఆధ్వర్యంలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎన్.కిరణ్‌బాబు, పాఠశాల ఛైర్మన్ వేంపాటి గోపీచంద్ మాట్లాడారు. అనంతరం గేమ్స్ నిర్వహించి బహుమతులు అందించారు.

పోలవరం ప్రాజెక్టు పరిశీలన

ప్రజాశక్తి - పోలవరం

పోలవరం ప్రాజెక్టును భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకులు బోడె రామచంద్రయాదవ్ సోమవారం పరిశీలించారు. వారికి సంబంధిత వివరాలను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పి.వెంకటరమణ, మల్లికార్జునరావు, పాండురంగయ్య, బాలకృష్ణ వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్అండ్ఆర్ ప్యాకేజీల విషయంలో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు.

బాల్యాన్ని చిదిమేస్తున్న కార్పొరేట్ ప్రయివేట్ విద్యాసంస్థలు

చర్యలు తీసుకోవాలని ఎఐఎస్ఎ వినతి

ప్రజాశక్తి - నూజివీడు టౌన్

నూజివీడు డివిజన్‌లో విద్యార్థుల బాల్యంతో చెలగాటమాడుతున్న కార్పొరేట్, ప్రయివేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అఖిల్ కోరారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ వై.భవానిశంకరికి మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ నూజివీడు రెవెన్యూ డివిజన్‌లో ఉన్న అనేక కార్పొరేట్, ప్రయివేట్ విద్యాసంస్థలు విద్యార్థుల బాల్యంతో వికృత క్రీడలు ఆడుతున్నాయన్నారు. తరగతి గదుల్లో బంధించి పిల్లలకు మానసిక ఉల్లాసం లేకుండా చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యార్థులకు కంటి పరీక్షలు

ప్రజాశక్తి - పోలవరం

జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా 2024- 25 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నేత్ర వైద్యాధికారి ఎన్‌జిఎస్.శ్రీనివాస్ తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఇటుకలకోట గిరిజన సంక్షేమ ఆశ్రమం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 110 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి కళ్లజోళ్ల అవసరమని గుర్తించారు.

స్వచ్ఛమైన తాగునీరందించాలని వినతి

ప్రజాశక్తి - మండవల్లి

జల జీవన్ మిషన్ పనులను వెంటనే ప్రారంభించి స్వచ్ఛమైన తాగునీరందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజాస్వామ్య పరిరక్షణ సభ్యులు ఎల్ఎస్.భాస్కరావు, మండలాధ్యక్షులు అప్పారావు కోరారు. ఈ మేరకు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో అర్జీ ఇచ్చి కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జల జీవన్ మిషన్ పనులు ప్రారంభించి స్వచ్ఛమైన తాగు నీరిందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహశీల్దార్ సుభానికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో షణ్ముఖరాజు, రంగయ్య పాల్గొన్నారు.

CHANGE OF NAME

I, CHAPPIDI BHARAT SATYANARAYANA S/o. Chappidi Satyanarayana D.No. 8-10, Mavulamma Veedhi, Sidhantham, Penugonda Mandal, W.G.Dt. A.P. I have changed my name from **CHAPPIDI BHARAT** (Old name) to **CHAPPIDI BHARAT SATYANARAYANA** (New name) hence forth I am being called **CHAPPIDI BHARAT SATYANARAYANA** S/o. Chappidi Satyanarayana for all purposes.

CHANGE OF NAME

I, TANNEEDI SRINIVASA NAIDU, S/o. Satya Ranga Bhogeswara Rao, D.No. 1-40/1, Patha Ooru, Serepalem Village, Mogaltur Mandal, W.G.Dt. A.P. I have changed my name from **SRINIVASA NAIDU TANNEEDI** (Old name) to **TANNEEDI SRINIVASA NAIDU** (New name) hence forth I am being called **TANNEEDI SRINIVASA NAIDU** S/o. Satya Ranga Bhogeswara Rao, for all purposes.

పాస్‌పోర్ట్ పడిపోయినది

పశ్చిమగోదావరి జిల్లా, ఆచంట మండలం, పెదమల్లం గ్రామానికి చెందిన పేరు తవిటికి వరలక్ష్మి, భర్త: రాంబాబు పాస్‌పోర్ట్ పడిపోయినది. పాస్‌పోర్ట్ నెం: **T2487445.** ది. 23-07-2024 తేదీన పెదమలం గ్రామం నుండి ఆచంట వస్తుండగా నా యొక్క పాస్‌పోర్ట్ మార్గం మధ్యలో పడిపోయినది. దొరికిన వారు ఈ క్రింది అడ్రసుకు అందజేయగలరు.

అడ్రస్: **తవిటికి వరలక్ష్మి**
భర్త: రాంబాబు, డో.నెం. 3-231,
అనగరలంక, పెదమల్లం గ్రామం,
ఆచంట మండలం, పశ్చిమగోదావరి జిల్లా,
పిన్ కోడ్: 534269, సెల్:9949230707

ప్రకటన

మహారాజశ్రీ పాలకొల్లు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) వారి కోర్టులో

O.S.No.77/2017

బిట్వీన్:
పైలా లక్ష్మి ...వాది
మరియు
తాడి శ్రీనివాసులు @ శ్రీను (లేటు) వగైరా ...ప్రతివాదులు

టు:
2వ ప్రతివాది :
తాడి వెంకటలక్ష్మి, W/o.శ్రీనివాసులు @ శ్రీను (లేటు) డోర్‌నెం.17-8-7, 7వ వార్డు, పల్లపు వీధి, పాలకొల్లు ప.గో.జిల్లా.
3వ ప్రతివాది :
తాడి వెంకటేశ్వరరావు, S/o.శ్రీనివాసులు, @ శ్రీను (లేటు) డోర్‌నెం.17-8-7, 7వ వార్డు, పల్లపు వీధి, పాలకొల్లు, ప.గో.జిల్లా.

పై నెంబరు దావాలో ఎన్ని పర్యాయాలు శ్రీకోర్టు వారు మీకు దావా సమన్లు పంపించినప్పటికి మీరు ఉద్దేశ్యపూర్వకంగా దావా సమన్లు అందుకొనక కాలయాపన చేయుచున్నందున శ్రీకోర్టు వారు ఈ పేపరు ప్రకటన ద్వారా మీకు నోటీసు జారీ చేసియున్నారు. దావా ది.**22-08-2024**వ తేదీనకు వాయిదా అయివున్నది. కావున మీరు వ్యక్తిగతంగా గాని లేదా మీ పరోక్షమున ప్లీడర్ గారి ద్వారా గాని కోర్టు వారి ఎదుట హాజరు అయి మీ వాదన దాఖలు చేసుకొనవలెను. సదరు దావాకు మీ హాజరు కాని యెడల మీ పరోక్షమున దావా గ్రంథము జరుపబడునని తెలియచేయడమైంది.

(By Order)
వలవల సత్యనారాయణమూర్తి M.A.,B.Ed.,LLB
సంగినీడి శ్రీ ఆంజనేయులు B.A.,LLB
న్యాయవాదులు, పాలకొల్లు,
తేది : 05-8-2024 సెల్: 9849038805, 9030256223
పాలకొల్లు

దస్తావేజులు పోయినవి

ప॥గో॥జిల్లా, తాడేపల్లిగూడెం మండలం, కడియద్ద గ్రామస్తులు (లేటు) పరిమి రామారావు గారి కుమారుడు వెంకట రామకృష్ణ ఉదయభాస్కర్ నాకు ఇచ్చిన సంజాయిషి ప్రకారం యావన్మందికి తెలియచేయునది ఏమనగా, నా క్లయింటు అయిన పరిమి వెంకట రామకృష్ణ ఉదయభాస్కర్‌గారికి వారి తల్లిగారైన వెంకటలక్ష్మిగారు **ది.23-01-2003వ తేదిన** రిజిష్టరు గిఫ్ట్ సెటిల్‌మెంటు **దస్తావేజు నెం: 206/2003** గా తాడేపల్లిగూడెం సబ్ రిజిష్టరు వారి ఆఫీసులో కడియద్ద గ్రామానికి చెందిన **R.S. No. 88/3,** లో య **1.50** సెంట్లు, **R.S. No. 326/3a,** లో య **0.94** సెంట్లు రిజిష్టరు చేసి స్వాధీనం చేసియున్నారు. సదరు ఒరిజినల్ దస్తావేజు, దాని లింక్ దస్తావేజు తీసుకోని **ది.28-07-2024వ తేదిన** తాడేపల్లిగూడెం బస్టాండు సమీపంలో గల జిరాక్స్ సెంటరులో జిరాక్స్ తీయించుకొని న్యాయవాది వద్దకు బ్యాంక్ లోను నిమిత్తం చూపించుటకు వెళ్ళి తన దస్తావేజులు చూసుకునేసరికి, తన తల్లిగారు వ్రాయించి యిచ్చిన సెటిల్‌మెంటు దస్తావేజు **నెం: 206/2003** యొక్క ఒరిజినల్ కనిపించలేదు. వెంటనే వెనక్కి వెళ్ళి చుట్టు ప్రక్కల జిరాక్స్ సెంటరు వద్ద వెతికిననూ కనిపించలేదు. కావున సదరు ఒరిజినల్ దస్తావేజు ఎవరికైనా దొరికిన యెడల వెంటనే ఈక్రింది అడ్రసుకు అందజేయగలరు.

Kusuluri Sivaramakrishna
Advocate
Tadepalligudem
Cell; 99490 76266
94934 80288

CHANGE OF NAME

I VANAMALA VIMALA, W/o.Vanamala Malleswara Rao, Previously Called ''**VEERAMKI VIMALA**" (Old Name) Resident of D.No.7-92/93, Dwaraka Tirumala, Near kumkulamma Gudi Vadda, Dwaraka Tirumala, Andhra Pradesh, Pin.534426. Now Changed my name from ''**VEERAMKI VIMALA**" TO "**VANAMALA VIMALA**" (New Name) Today onwards we my New name of or all Further Transactions.

ప్రకటన

మహారాజశ్రీ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో, నరసాపురం, ప.గో.జిల్లా.

ఐ.పి.నెం.5/2024

బిట్వీన్:
శ్రీ కత్తుల వెంకటేశ్వరరావు, నరసింహమూర్తి, దగ్గులూరు, పాలకొల్లు మండలం. ...పిటీషనరు
మరియు
1.జద్దు ఆదినారాయణ మరియు 19 మంది వగైరా ...రెస్పాండెంట్స్

పై నంబరు గల ఇన్సాల్వెన్సీ పిటీషన్‌లో పిటీషనరు తనకు గల బాకీలను తీర్చలేని పరిస్థితులలో 19 మంది రెస్పాండెంట్స్ పై, డెటార్ ఇన్సాల్వెన్సీ పిటీషన్ దాఖలే చేసియున్నారు. మరియు ప్రావిన్సియల్ ఇన్సాల్వెన్సీ ఆక్టు అండర్ సెక్షన్ 31(1) ప్రకారము జనరల్ ప్రొటెక్షన్, వగైరా రిలీఫ్స్ కోరుచూ దాఖలు చేసియున్నారు. దానిపై శ్రీకోర్టు వారి ఉత్తర్వుల మేరకు పైన చూపించిన 19 మంది రెస్పాండెంట్లకు గాని, మరి ఏ యితరులకు గాని, ఎట్టి అభ్యంతరములు ఉన్నయెడల ది.13-8-2024న ఉదయం 10.30 నిమిషములకు శ్రీకోర్టు వారి ఎదుట స్వయంగా గాని, అడ్వకేట్ ద్వారా గాని హాజరై ఐ.పి.నందు అభ్యంతరములు తెలియజేసుకోవలెను. లేనియెడల పై పిటీషనన్‌ను మీకు పరోక్షముగా తీర్మానించబడును. దరిమిలా వచ్చే ఆక్షేపణలు ఏమీ పిటీషనరును బైండ్ చేయవని యిందుమూలముగా యావన్మందికి తెలియజేయడమైనది.

స్థలం : నరసాపురం **జి.పి.సుదర్శనరావు**
తేది:5-8-2024 పిటీషనరు తరపు
అడ్వకేట్, నరసాపురం.
పశ్చిమ గోదావరి జిల్లా,
సెల్: 9985649898

మహారాజశ్రీ తాడేవల్లిగూడెం సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో

I.P.No.18/2024(Debtor Insolvency)

వాది: తాడికొండ నాగేశ్వరరావు, తండ్రి సుబ్రహ్మణ్యం, హిందు, పురుష, వయసు 66 సం॥లు, వ్యాపారం, అడ్రస్సు: డోరు నెం. 1-37-4/2, జయలక్ష్మి థియేటర్ ప్రక్క భాగ్యలక్ష్మిపేట, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. సెల్.9391124194.

ప్రతివాదులు:

1). శ్రీ చలంచర్ల రామాంజనేయ గుప్త, తండ్రి (లేటు) గున్నేశ్వరరావు, హిందూ, పురుష, వయసు 40 సం॥లు, వ్యాపారం, అడ్రెస్లు శ్రీ బాలబాలాజీ జనరల్ మర్చెంట్ గాంధీ రెడ్డి కాంప్లెక్స్ దగ్గర, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా . సెల్ నెం. 9848622107.

2) శ్రీ చలంచర్ల సుబ్రహ్మణ్యం, తండ్రి రామారావు, హిందూ, పురుష, వయస్తు 59 సం॥లు, వ్యాపారం, అడ్రసు శ్రీ బాలాజీ జనరల్ మర్చెంట్, గాంధీరెడ్డి కాంప్లెక్స్ దగ్గర, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్, సెల్ నెం: 9963041007.

3). శ్రీ గంగిరెడ్డి వెంకటరావు, తండ్రి సోమన్న హిందూ, పురుష, వయసు 65 సం॥లు, వ్యాపారం, అడ్రసు: విజయ వినాయక జనరల్ స్టోరు, కె.ఎస్.రోడ్డు, తాడేపల్లిగూడెం. పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, సెల్: 9948511277.

4). శ్రీ కసిరెడ్డి శ్యాంబాబు, తండ్రి రామారావు, హిందూ, పురుష వయస్సు 60 సం.లు, వ్యాపారం, అడ్రస్టు గాంధీరెడ్డి కాంప్లెక్స్ దగ్గర, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్, సెల్: 9440111189.

5. శ్రీ గ్రంథి గణేష్ తండ్రి (లేటు) నాగేశ్వరరావు, హిందూ, పురుష, వయస్సు 58 సం॥లు, వ్యాపారం, అడ్రస్లు: చిన అంజనేయస్వామి టెంపుల్ దగ్గర, సుబ్బారావుపేట, తాడేపల్లి గూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, సెల్.9848291825.

6). శ్రీ మద్ది వైకుంఠరావు, తండ్రి శ్రీరంగం, c/o.మద్ది రవి కుమార్, హిందూ, పురుష, వయసు 75 సం॥లు, వ్యాపారం, అడ్రస్లు ఎ/2, 305, యునైటెడ్ మేడయ్యాస్, రాయల్ ఇంటర్నేషనల్ స్కూల దగ్గర, ఫోర్డ్ లేఅవుట్ బెంగుళూరు-51, కర్ణాటక రాష్ట్రం, సెల్.9440444052

7). శ్రీ కార్లేవర సుబ్బారావు, తండ్రి శ్రీరాములు, హిందూ, పురుష, వయసు 60 సం॥లు, వ్యాపారం, అడ్రస్సు: వేగివాడ గ్రామం, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ . సెల్:9491175326

8). శ్రీ సాదాడ తవిటిరాజు, తండ్రి సన్యాసిరావు, హిందూ, పురుష, వయసు 55 సం॥లు వ్యాపారం, అడ్రసు : రామభద్రపురం గ్రామం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్, సెల్ నెం. 9491256438.

9). శ్రీ మద్దాల రాంబాబు. తండ్రి వెంకట్రావు, హిందూ, పురుష, వయస్సు 50 సం॥లు, వ్యాపారం, అడ్రసు: విఘ్నరాజా ట్రేడర్స్, దూలచెర్ల గ్రామం, నల్లజర్ల మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, సెల్: 944596282

10). శ్రీ దేవగళ సతీష్ తండ్రి సత్యనారాయణ, హిందూ, పురుష, వయస్లు 55 సం॥లు, వ్యాపారం, అడ్రస్టు: తిరుమల డాల్ మిల్లు, దూబచెర్ల గ్రామం, నల్లజర్ల మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, సెల్.9441171871.

11) శ్రీ చిట్యాల సత్తిబాబు, తండ్రి వెంకటేశ్వరరావు హిందూ, పురుష, వయసు 55 సం॥లు, వ్యాపారం, అడ్రసు అనిత ట్రేడర్స్, దూబచెర్ల గ్రామం, నల్లజర్ల మండలం, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్, సెల్.8897001180.

12). శ్రీ పోలేపల్లి సత్యనారాయణ, తండ్రి సత్యనారాయణ, హిందూ, పురుష, వయస్సు 56. సం:లు, వ్యాపారం, అడ్రస్సు: C/o.M/s. సత్య సాంబశివ ట్రేడర్స్ డోరు నెం. 21-3-49, మానస హోటల్ కాంప్లెక్ట్ ఎస్.కె.పి. టెంపుల్ స్ట్రీట్, గుంటూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, సెల్. 9441018718.

13) శ్రీ అరిణి రాము, తండ్రి నాగేశ్వరరావు, హిందూ, పురుష, వయస్లు 52 సం॥లు, వ్యాపారం, అడ్రస్సు:C/o.M/s.సాయిలక్ష్మి రాఘవేంద్ర ట్రేడర్స్, డోరు నెం. 19-11-12, లాంచెస్టర్ రోడ్డు, బోయపాటివారి స్ట్రీట్, గుంటూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్: 9441820741.

14) శ్రీ మన్న రవితేజ, తండ్రి సత్యనారాయణ, హిందూ, పురుష, వయసు 50 సం॥లు, వ్యాపారం, అడ్రస్సు: సాయిగణేష్ ఎంటర్ప్రైజెస్, తూర్పువీధి, ఏలూరు, ఏలూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్, సెల్ నెం: 9490244325,

పై గ్రంథములో పిటీషనరు / డెటరు తనకు గల అప్పులు చెల్లించు శక్తి లేని కారణం చేత ఇన్సాల్వెంటు/దివాళాదారుగా డిక్లేరు చేయమని కోరుచూ పై పిటీషను దాఖలు చేసియున్నారు. కావున పైన తెలిపిన రెస్పాండెంట్సుకు గానీ, ఎవరికైనా పై గ్రంథములో ఏ విధమైన అభ్యంతరములు ఉన్న యెడల ది. **11-09-2024** తేదీ మహారాజశ్రీ కోర్టు వారి ఎదుట స్వయంగా గాని, ప్లీడరు గారి ద్వారా గాని ఉదయం గం॥ 10:30 ని॥లకు హాజరై వారికి గల అభ్యంతరములు పై కోర్టువారి ఎదుట మనవి చేసుకోవలెను. కావున ఎల్లరుకు తెలియపర్చడమైనది.
(మహారాజశ్రీ కోర్టువారి ఆర్డరు ప్రకారం)

సం/- ఉంగరాల శివకుమార్
తాడేపల్లిగూడెం, అడ్వకేట్, తాడేపల్లిగూడెం.
తేది.06-08-2024 సెల్:9246665718/19